సాక్షి కుమురం భీం

I

గురువారం । 15 । ఆగస్టు । 2024



ముస్తాబైన పోలీసు పరేడ్ గ్రౌండ్

పంద్రాగస్టుకు ముస్తాబు

- జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నేడు వేడుకలు
- ముఖ్య అతిథిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, అధికారులు

ఆసిఫాబాద్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు ఆర్భాటంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్‌ను చదును చేసి చెత్తాచెదారం తొలగించారు. వేదిక ఏర్పాటు చేసి అలంకరించగా ఆవరణను మహిళలు రంగవల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఏర్పాటు చేశారు. నేడు అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలపై శకటాలు ప్రదర్శించనున్నారు. పోలీసులు వారం రోజులుగా కవాతు సాధన చేస్తున్నారు. పరేడ్ కమాండర్‌గా ఆర్ఐ అంజన్న వ్యవహరించనున్నారు.

షెడ్యూల్ ఇలా..

ఈ ఏడాది ప్రభుత్వం తరఫున స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం 10.10 గంటలకు జిల్లా అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. 10.42 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తారు. శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 11.12 గంటలకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ముఖ్య అతిథి.. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి స్టాల్స్‌ను సందర్శించనున్నారు. కాగా.. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ డీవీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు పరిశీలించారు. కవాతు, బందోబస్తు నిర్వహించే పోలీసులకు ఎస్పీ సూచనలు చేశారు. డీఎస్పీ సదయ్య, ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఇన్‌స్పెక్టర్ సతీశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.



ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, తదితరులు



వాహనం పైనుంచి పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు



సాధన చేస్తున్న పోలీసులు

న్యూస్‌రీల్

రోగులకు మెరుగైన సేవలందించాలి



రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

కాగజ్‌నగర్‌రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలో గల ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, రిజిస్టర్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అంటు వ్యాధులు, సీజనల్ జ్వరాల నియంత్రణ కోసం అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. వీధికుక్కల దాడికి గురైన వారికి ఇచ్చేందుకు టీకాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకారాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, వైద్యులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు బకాయిలు చెల్లించాలి



దీక్షాశిబిరంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు

కాగజ్‌నగర్‌రూరల్: మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు సంఘీభావంగా బుధవారం దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. పెండింగ్ వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో కాంట్రాక్టు కార్మికులకు సంఘీభావంగా తాను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్, నాయకులు శ్రీదేవి, సత్యనారాయణ, విశ్వేశ్వర్‌రావు, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ మద్దతు

ఆసిఫాబాద్‌అర్బన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మికులకు ఐఎన్‌టీయూసీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్ తెలిపారు. వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం సిగ్గు చేటన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి



మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ దీపక్ తివారి

తిర్యాణి(ఆసిఫాబాద్): సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. మూడు నెలలుగా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అత్యవసర మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేయాలన్నారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు సుంగాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పీఆర్ ఏఈ సుహాస్‌ను ఆదేశించారు. ఆయన వెంట డీసీహెచ్‌వో చెన్న కేశవరావు, ఎంపీడీవో వేముల మల్లేశ్, ఎంపీవో సుధాకర్‌రెడ్డి, వైద్యుడు రామకృష్ణ తదితరులు ఉన్నారు.

అతిథి దారెటు..?





ఎర్రబండ వద్ద పులి హతమార్చిన ఆవు కళేబరం (ఫైల్)

- రెండు నెలలుగా జిల్లాలోనే కొత్త మగపులి
- ప్రస్తుతం ఖైరిగూడ ఓసీపీ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు అంచనా
- 'ఏ2' పయనించిన మార్గంలోనే ప్రయాణం..!

రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలోని పచ్చని అడవులు పులులకు ఆవాసంగా మారుతున్నాయి. మహారాష్ట్రలోని తడోబా నుంచి జిల్లాకు వాటి రాకపోకలు పెరిగాయి. తాజాగా మహారాష్ట్ర నుంచి వచ్చిన కొత్త మగ బెబ్బులి జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. ఈ అతిథి జిల్లాలోనే ఉండి పోతుందా.. లేక జిల్లా సరిహద్దు మీదుగా మంచిర్యాల జిల్లా వైపు పయనిస్తుందా.. వచ్చిన దారిలోనే తిరిగి తడోబాకు చేరుకుంటుందా.. అనే దానిపై స్పష్టత రావడం లేదు. రెండు నెలలుగా జిల్లాలోనే సంచరిస్తున్న కొత్త పులి దారి ఎటు వైపు అనేది అంతుచిక్కడం లేదు. గతంలో ఏ2 మగ పులి పయనించిన మార్గంలోనే ప్రయాణిస్తుండటంతో జిల్లా అటవీశాఖ అధికారులు దానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తిస్తూ పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి పాదముద్రలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

అంకుసాపూర్ నుంచి 'ఆసిఫాబాద్'కు..

మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి అడుగు పెట్టిన కొత్త మగ పులి.. మొదట కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని అంకుసాపూర్ అటవీ పరిసరాల్లో కనిపించింది. అయితే అది అక్కడే ఉందని అటవీశాఖ అధికారులు భావించారు. ఇటీవల ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్ పరిసరాల్లోని పత్తిచేనులో పులిపాదముద్రలను గమనించిన స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అవి పెద్దపులి పాదముద్రలుగా నిర్ధారించారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో ఉందని భావించిన కొత్త పులి గోవిందపూర్ వైపు వచ్చినట్లు గుర్తించారు. అక్కడి నుంచి వెళ్లిన పులి ఈదులవాడ బీట్ పరిధిలోని చిర్రకుంట సమీపంలోని ఎర్రబండ పరిసరాల్లో ఓ ఆవును హతమర్చి అక్కడే నాలుగు రోజులపాటు తిరగాడింది. ఆవును హతమార్చిన ప్రదేశంలో ఫారెస్ట్ అధికారులు సీసీకెమెరాలు ఏర్పాటు చేయగా పులి సంచరిస్తున్న దృశ్యాలు సైతం రికార్డయ్యాయి. ఆ తర్వాత ఖైరిగూడ సమీపంలోని తోయగూడ పరిసరాల్లో సంచరిస్తుండగా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం పయనించే ఈ పులి ఎర్రబండ పరిసరాల్లోనే ఉందని అధికారులు భావిస్తున్నా.. అది అక్కడే ఉందని కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. ప్రస్తుతం ఖైరిగూడ ఓసీపీ పరిసరాల్లో ఉండొచ్చని తెలుస్తోంది.

ఇక్కడే ఉంటుందా.. వెళ్తుందా..?

జిల్లాలోకి వచ్చిన కొత్త మగ పులి గతంలో ఏ2 మగ పులి పయనించిన దారిలోనే ప్రయాణిస్తోంది. ఏ2 సైతం 2020లో కాగజ్‌నగర్ అటవీప్రాంతం నుంచి ఆసిఫాబాద్ వైపు వచ్చింది. అక్కడి నుంచి ఖైరిగూడ ఓసీపీ సమీపంలో సంచరిస్తుండగా సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా చూశారు. ఆపై ఖైరిగూడ ఓసీపీ పరిసరాల నుంచి గోలేటి 1 గని పరిసరాల్లోకి చేరుకుంది. అక్కడే ఇళ్లకు అతి సమీపంలో ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. ఎద్దును పూర్తిగా తినకుండానే బెల్లంపల్లి ఓసీపీ పరిసరాల్లో రెండు రోజులు సంచరించింది. అక్కడి నుంచి అమీన్‌గూడ బీట్ పరిసరాల్లో ని అటవీప్రాంతం గుండా తక్కళ్లపల్లి బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిని దాటి రేపల్లెవాడ అటవీప్రాంతం గుండా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. అటుగా అచ్చులాపూర్ మీదుగా ప్రాణహిత నది తీరంలోని వేమనపల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ మరో ఆడ పులి (కే4)తో జత కట్టింది. ప్రస్తుతం జిల్లాలో సంచరిస్తున్న కొత్త మగ పులి సైతం ఏ2 పయనించిన దారిలోనే వెళ్తోంది. ప్రస్తుతం ఖైరిగూడ ఓసీపీ పరిసరాల్లో సంచరిస్తున్న కొత్తపులి ఓసీపీలో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలతో జరిగే పేలుళ్ల శబ్దాలు, వాహనాల రాకపోకలు, మనుషుల సంచారం మూలంగా గోలేటి అటవీ ప్రాంతం వైపు పయనిస్తుందా.. లేక వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతుందా అనేది తెలియడం లేదు. ఏ2 పయనించిన మార్గంలోనే ముందుకు సాగితే కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తక్కళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిర్మించిన ఎకో బ్రిడ్జి పులి రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.

గ్రామంలో నేతాజీ.. గుండెల్లో దేశభక్తి



గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం



సైనిక దంపతులు హరి మ్రిదా, బర్నాలి

- సైనికుల అడ్డాగా 'రవీంద్రనగర్'

చింతలమానెపల్లి(సిర్పూర్): దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడి యువతకు ఆదర్శం.. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. యుద్ధభూమిలో దేశరక్షణకు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ 1, 2కు చెందిన 21 మంది సైనికులు సేవలందిస్తున్నారు. 1964లో దేశవిభజన సమయంలో ఇందిరాగాంధీ ఆశ్రయం కల్పించడంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న బెంగాళీలు భారతదేశానికి రక్షకులుగా నిలుస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు సందర్భంగా రవీంద్రనగర్ జీపీని రవీంద్రనగర్- 1, రవీంద్రనగర్- 2 పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం 21 మంది దేశరక్షణ విధుల్లో ఉన్నారు. క్రిష్ణ మ్రిదా, ప్రదాన్ మండల్, సంజయ్ మిస్త్రీ, పరితోష్ టేకేదార్ సైనికులుగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. రాజేశ్ దాక్వా 24 ఏళ్లు ఆర్మీలో విధులు నిర్వర్తించి వీరమరణం పొందారు. ఒకే కుటుంబంలోని ప్రశాంత్ సర్కార్, బిశ్వజిత్ సర్కార్, ఇంద్రజిత్ సర్కార్ దేశరక్షణలో ఉండడం విశేషం. మరో ఇద్దరు అన్నదమ్ములు సాగర్ సర్కార్, కాందవ్ సర్కార్ సైతం సైనికులుగా ఉన్నారు. ప్రస్తుతం జగన్నాథ్ మండల్, గౌతమ్ మల్లిక్, సత్యజిత్ రాయ్, సత్యజిత్ మండల్, బాదల్ మండల్, మిథుంజయ్ మండల్, క్రిష్ణ మండల్, కాళిదాస్ మిస్త్రీ, విశ్వజిత్ రాయ్, బాదల్ పాల్, ప్రవీణ్ డాలీ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. జయంత్ రాయ్, రాకేష్ గైన్ సీఆర్‌పీఎఫ్‌లో ఉండగా.. రాబిన్ సర్కార్ సీఆర్‌పీఎఫ్‌లో ఏఎస్సై హోదాలో ఉన్నారు. హరి మ్రిదా అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌గా పని చేస్తూ అదే యూనిట్‌కు చెందిన మహిళా హవల్దార్(ఎస్సై హోదా) బర్నాలీని వివాహం చేసుకున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్నా దేశరక్షణ కోసం పని చేయడం ఆనందంగా ఉందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.



విశ్వజిత్ మండల్



విశ్వజిత్ సర్కార్

పర్వతారోహణ శిక్షణకు కార్తీక్

- అరుణాచల్‌ప్రదేశ్‌కు పయనం
- రేపటి నుంచి నెలరోజులపాటు శిక్షణ

కెరమెరి(ఆసిఫాబాద్): అరుణాచల్ ప్రదేశ్‌లోని డిరాంగ్ ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణకు కెరమెరి మండలం కెలి కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్ బయలుదేరి వెళ్లాడు. రుక్మాజీ, ఇటాబాయి దంపతుల కుమారుడు కార్తీక్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. ఇప్పటికే అతడు పలు సాహసకృత్యాల్లో పాల్గొన్నాడు. ఇటీవల సిక్కిం రాష్ట్రంలోని మంచుకొండలపై శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఎవరెస్టు పర్వతం అధిరోహించాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. అరుణాచల్ ప్రదేశ్‌లోని డిరాంగ్‌లో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటరింగ్ అండ్ అలైర్ స్పోర్ట్స్ అకాడమీ కార్తీక్‌కు శిక్షణ పొందే అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 18 వరకు శిక్షణ కొనసాగనుంది. దీనికి రూ.80,000 ఖర్చవుతుండగా.. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రూ.32వేలు, మైనార్టీ సొసైటీ రూ.30వేలు, హైదరాబాద్‌కు చెందిన వెంకట్ రూ.5వేలు, మెదక్‌కు చెందిన కానిస్టేబుల్ సాయి రూ.5వేలు, కెరమెరి ఎస్సై విజయ్ రూ.2వేలు ఆర్థిక సాయం అందించారు. ఇతర సహకారం అందించేందుకు సతీశ్ ముండే ముందుకొచ్చారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించడం నా చిరకాల కోరిక అని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం చేరుకుంటానని కార్తీక్ 'సాక్షి'కి తెలిపాడు.



కార్తీక్‌కు జ్ఞాపిక అందిస్తున్న కానిస్టేబుల్ సాయి

సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

ఆసిఫాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆరోగ్య, పంచాయతీరాజ్ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు, స్వచ్ఛదనం- పచ్చదనం, మహిళా శక్తి, ఎల్ఆర్ఎస్- 2020 అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలను వ్యాపార అభివృద్ధి దిశగా ప్రోత్సహించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకారాం, డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సజీవన్, ప్రణాళికా అధికారి కోటయ్య నాయక్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



వీసీలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి

అనాలోచిత నిర్ణయాలతో దేశవిభజన

- ఎంపీ గోడం నగేశ్

కాగజ్‌నగర్‌రూరల్: మాజీ ప్రధాని నెహ్రూ అనాలోచిత నిర్ణయాలతో దేశవిభజన జరిగిందని, ఆ గాయాలు ఇప్పటికీ మానలేదని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దేశ విభజన గాయాల స్మారకదినం సందర్భంగా కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే హరీశ్‌బాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ దేశ విభజనతోనే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు హిందువుల ఊచకోత కూడా విభజన పర్యవసానమేనన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీదేవి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలు ఎందుకు ఖండించడం లేదు..?

ఆసిఫాబాద్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతిపక్షాలు ఎందుకు ఖండించడం లేదని ఎంపీ గోడం నగేశ్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, బోనగిరి సతీశ్‌బాబుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశ సమైక్యతకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పటిష్టంగా ఉందన్నారు. సమావేశంలో నాయకులు శివప్రసాద్ గౌడ్, సంతోష్, వేణుగోపాల్, సిద్దంశెట్టి కృపాల్, రాజు, మధుకర్, కోటేశ్వర్‌రావు, గుర్రాల హరిప్రియ పాల్గొన్నారు.



కాగజ్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎంపీ గోడం నగేశ్

అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్: అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని మాధ్యమిక విద్యాధికారి కార్యాలయంలో డీఐఈవో కళ్యాణికి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2012 నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఎంపిక ప్రక్రియ తుదిదశకు రావడంతో తమ ఉనికి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సర్వీస్ రెన్యువల్ చేయాలని కోరారు. అలాగే హామీ మేరకు 12 నెలల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బదిలీల్లో భాగంగా తమ స్థానాన్ని కోల్పోయిన అధ్యాపకులను ఇతరచోట సర్దుబాటు చేయాలన్నారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి తమ సర్వీసులు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, మారుతి, సత్యం సరళ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మెడికోలకు భద్రతెంత?

ఆదిలాబాద్‌టౌన్/మంచిర్యాలటౌన్: 'వైద్యో నారాయణో హరి' అంటే.. వైద్యుడు దేవునితో సమానమని అర్థం. క్లిష్ట సమయంలో కనిపించే వైద్యుడినే ఆపదలో ఉన్న వారు దేవునిగా భావిస్తారు. కానీ ఎంతో మంది ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల కోల్‌కతాలో ఓ వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో రిమ్స్‌లో ఓ పీజీ వైద్యురాలిపై గైనిక్ డిపార్ట్‌మెంట్‌లో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ దాడికి పాల్పడింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాగా రిమ్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొంతమంది ధ్వంసం చేయడం, అందులో వీడియో రికార్డు కాకుండా పక్కకు నెట్టేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో మెడికోలకు భద్రత ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోంది.

- రిమ్స్‌లో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు
- నిఘానేత్రాలు ఉన్నా.. పనిచేయని వైనం
- వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తుల దాడి
- ఇటీవల కూడా ఓ పీజీ వైద్యురాలిపై ..



కోల్‌కతా ఘటనకు సంబంధించి రిమ్స్ డైరెక్టర్ చాంబర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మెడికోలు

రిమ్స్‌లో రక్షణ కరువు

రిమ్స్‌లో మెడికోలతో పాటు సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్యులు వసతిగృహంలో ఉంటూ చదువుతో పాటు సేవలు అందిస్తున్నారు. రెగ్యులర్ వైద్యులు అందుబాటులో లేనప్పటికీ వీరే అన్నీతామై రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే మెడికోలకు మాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అర్ధరాత్రి కొంత మంది బయటి వ్యక్తులు వసతిగృహంలోకి చొరబడి మెడికోలపై దాడికి దిగారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ఘటనకు సంబంధించి వ్యక్తులను గుర్తించడంలో కొంత ఆలస్యం జరిగింది. అప్పట్లో మెడికోలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మెడికోలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడంతో శాంతించారు. కాగా రిమ్స్ హాస్టల్ వైపు 38 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా వాటిలో కొన్ని పనిచేయడం లేదు. ఎస్‌ఎంసీ కోసం 26, రిమ్స్ ఓపీ విభాగంలో 28, ఇన్‌పేషెంట్ విభాగంలో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొంత కాలంగా అవి పనిచేయడం లేదు.

కోల్‌కతా ఘటనపై నిరసన..

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించి బుధవారం రిమ్స్‌లో మెడికోలు నిరసన చేపట్టారు. విధులు బహిష్కరించి రిమ్స్ డైరెక్టర్ చాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కలకత్తాలో సంఘటన జరిగిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రిమ్స్‌లో పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జూడాల సంఘం అధ్యక్షుడు సందీప్‌చారి, మౌనిక, అన్వేష్, కార్తీక్, ప్రసన్న, ప్రత్యూష, నందీశ్వర్, కారుణ్య, తదితరులు పాల్గొన్నారు.

పోకిరీల వేధింపులు

మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినులకు పోకిరీల నుంచి వేధింపులు తప్పడంలేదు. జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో రెండేళ్ల క్రితం ప్రారంభించిన మెడికల్ కళాశాలకు సమీపంలోనే అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. కళాశాల నుంచి హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పోకిరీలు బైక్‌లపై వేగంగా వస్తూ, హారన్ మోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాలేజీ ఆవరణలోనే విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో ఆ సదుపాయం లేకపోవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని అందులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థినుల నుంచి డిమాండ్ ఉంది.

రిమ్స్‌లో చోటు చేసుకున్న ఘటనలు..

- గతేడాది రిమ్స్ వసతిగృహంలో ఉండే మెడికోలపై నలుగురు బయటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వైద్య విద్యార్థులను వాహనంతో ఢీకొట్టేందుకు యత్నించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
- గతేడాది బాలికల వసతిగృహం వెనుక వైపు నుంచి పైపు సహాయంతో కొందరు వ్యక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. గమనించిన మెడికోలు కేకలు వేయడంతో పరారయ్యారు.
- పక్షం రోజుల క్రితం రిమ్స్ న్యూ క్వార్టర్స్‌లో చెత్త ఏరుకునేవారు మహిళా పీజీలు ఉండే రూమ్ తలుపు తట్టడంతో భయాందోళనకు గురయ్యారు. బయటకు వచ్చి చూసే సరికి వారు పరారయ్యారు.
- గత నెలలో గైనిక్ వార్డులో మహారాష్ట్రకు చెందిన బాలింత వెంబడి వచ్చిన సహాయకురాలు పీజీ వైద్యురాలితో వాగ్వివాదానికి దిగి ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ విషయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు.
- గత నెల ఓ పీజీ వైద్యుడు రిమ్స్‌లో చదివే మెడికోను తన వాహనంలో ఎక్కించుకుని కలెక్టర్ చౌక్‌లో ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు తండ్రితో కలిసి టూటౌన్‌లో ఫిర్యాదు చేసింది.
- రిమ్స్ వసతిగృహంతో పాటు ఆయా వార్డుల్లోని సెల్‌ఫోన్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఇతర వస్తువులను దొంగలు దోచుకెళ్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

భద్రత కల్పించాలి



రిమ్స్‌లో తరచూ ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటోంది. సెంట్రల్ ఫోర్స్‌తో ప్రత్యేక భద్రత కల్పించాలి. బయటి వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి భయాందోళనలకు గురిచేస్తున్నారు. రిమ్స్ ప్రధాన గేటు ఎదుట కొందరు మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫుట్‌పాత్ వద్ద దుకాణాలను తొలగించాలి.

– మౌనిక, పీజీ విద్యార్థిని, ఆదిలాబాద్

జాగ్రత్తలు తీసుకుంటున్నాం



కాలేజీలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నాం. కాలేజీ, హాస్టల్ రెండు వేర్వేరుగా ఉండడంతో విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. బస్సు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. బస్సు కేటాయిస్తే వారికి మరింత రక్షణ ఉంటుంది.

– డాక్టర్ ఎండీ సులేమాన్, మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్

ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం..



రిమ్స్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. గతేడాది జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ చుట్టూ, ముందు భాగంలో 38 సీసీ కెమెరాలు అమర్చాం. ప్రతీరోజు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. బయటి వ్యక్తులు హాస్టల్‌లోనికి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నాం. మూడు షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించాం. రిమ్స్‌లో ప్రత్యేక భద్రత కల్పించాలని పోలీసు అధికారులకు విన్నవించాం.

– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్,ఆదిలాబాద్

కారు, బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు



చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ఆసిఫాబాద్‌రూరల్: బైక్‌ను కారు ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన శివహర్ష, రాజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై బూర్గుడకు వెళ్లి వస్తుండగా బీఈడీ కళాశాల సమీపంలో మంచిర్యాల నుంచి వస్తున్న కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు.

వలస కూలీ మృతి

మంచిర్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వలస కూలీ మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్సై దివాకర్ తెలిపిన వివరాల మేరకు బల్లార్షాలోని కన్నం బరివాడకు చెందిన ఏట కై లాస్‌రెడ్డి (40) కొద్దిరోజుల క్రితం మంచిర్యాలకు వలసవచ్చి పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతిగా మద్యం సేవించి జిల్లా కేంద్రంలోని ముఖరాం చౌరస్తా సమీపంలో సెల్ పాయింట్ ఎదుట మృతి చెందాడు. బుధవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.

ఓసీ టు ఓసీ కౌన్సెలింగ్ నిర్వహించాలి



మాట్లాడుతున్న రాజేశ్వర్‌రావు

రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి వ్యాప్తంగా ఓసీ టూ ఓసీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ మైనింగ్ స్టాఫ్ కార్యదర్శి రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. బుదవారం బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, శ్రీరాంపూర్ మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో టీపీఏ మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీని ఎన్నుకున్నారు. బ్రాంచి కార్యదర్శిగా బండి రవీందర్, అసిస్టెంట్ కార్యదర్శిగా నరేష్‌కుమార్, కోశాధికారిగా ఎం.సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైరిగూడ ఓసీపీలో మైనింగ్ స్టాఫ్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, మైనింగ్ స్టాఫ్ నాయకులు ఆశిష్, తిరుపతి, పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

దుప్పిమాంసం కలిగి ఉన్న ఐదుగురిపై కేసు

బెల్లంపల్లి: ఇంట్లో దుప్పి మాంసం కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపారు. బుధవారం రేంజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో అనుమానితుల ఇళ్లను సోదా చేయగా దుప్పి మాంసం లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సింగతి శ్రీకాంత్, పెద్ది రాజశేఖర్, సింగతి శ్రీనివాస్, కళ్యాణం మల్లేశ్, చింతం జీవన్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.

బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్ పట్వర్ధన్



పుష్పగుచ్ఛం అందజేస్తున్న అధ్యాపకులు

చెన్నూర్‌రూరల్: కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎం.వి పట్వర్ధన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన శ్రీదేవి కాగజ్‌నగర్‌కు బదిలీపై వెళ్లగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న చెన్నూర్ వాస్తవ్యుడైన పట్వర్ధన్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా అధ్యాపకులు పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.

నిరుపేదకు దాతలసాయం

సాక్షి ఎఫెక్ట్..



కృతజ్ఞతలు తెలుపుతున్న కిరణ్ దంపతులు

చెన్నూర్: 'నిరుపేదకు పెద్ద ఆపద' శీర్షికన ఈ నెల 13న 'సాక్షి'లో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు బుధవారం కిరణ్‌కు ఫోన్‌పే ద్వారా రూ.10వేల ఆర్థికసాయం అందించి ఉదారత చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు కృషి చేస్తామని ఆరోగ్యశ్రీ మంచిర్యాల జిల్లా టీం లీడర్ తాళ్లపల్లి రాకేశ్ భరోసా ఇచ్చారు. దాతలు, 'సాక్షి'కి కిరణ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..!



దేవయ్య మృతదేహం

లక్సెట్టిపేట: పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై పీ.సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం హాజీపూర్ మండలం సబ్బెపల్లి గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి చింతల దేవయ్య (37) తన వ్యాపారం నిమిత్తం రోజూ లక్సెట్టిపేటకు వస్తుంటాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో దేవయ్య మృతి చెందినట్లు పరిసర ప్రాంతాల వారు మృతుని భార్య రాజేశ్వరికి సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి బోరున విలపించింది. మృతుడు సబ్బెపల్లి గ్రామానికి చెందిన వివాహితతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. పలుమార్లు మందలించినా వినకపోవడంతో సదరు మహిళ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినా అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో మహిళ భర్త సోదరులు సత్తయ్య, అంజయ్య, మరికొందరితో కలిసి పథకం ప్రకారం బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేసినట్లు రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

19న సీజ్ చేసిన ఇసుకకు వేలం

రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని దేవులగూడలో అక్రమంగా నిల్వ ఉంచిన 55 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక కుప్పలను మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసిన ఇసుక కుప్పలకు వేలం వేయనున్నట్లు తహసీల్దార్ రామ్మోహన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాట ద్వారా ఇసుకను పొందిన వ్యక్తులు ఏక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తహసీల్దార్ సూచించారు.